క్లుప్తంగా

నేటి నుంచి విద్యుత్ అంతరాయం

చిత్తూరు కార్పొరేషన్: నగరంలో విద్యుత్ లైన్ల మరమ్మతు, రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం పాక్షికంగా ఉంటుందని ట్రాన్స్కో చిత్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. గురువారం నుంచి ఆదివారం వరకు పనులు జరిగే సమయంలో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. బజారువీధి, సంతపేట, జెండామానువీధి, సీబీరోడ్డు, ఓటికే రోడ్డు, చవటపల్లె, తిమ్మసముద్రం, గాంధీరోడ్డు, ఇందిరానగర్, ఎల్ఐసీకాలనీ, కైలాసపురం ప్రాంతాల వినియోగదారులు మార్పును గమనించాల్సిందిగా కోరారు.

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి


సమస్యలు తెలుసుకుంటున్న ఈఈ

చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యలను సకాలంలో పరిష్కారించాలని ట్రాన్స్కో చిత్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. బుధవారం డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మాట్లాడారు. సంతపేట పరిధిలో విద్యుత్ స్తంభాన్ని మార్పు చేయాలని వినియోగదారుడు విన్నవించారు. తేనబండలో ట్రీకటింగ్ నిర్వహించాలని, మిట్టూరులో మీటరు పేరు మార్చాలని ఫిర్యాదులు వచ్చాయి. వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారించాలని ఈఈ ఆదేశించారు. కార్యక్రమంలో టెక్నికల్ ఏఈ మాధురి తదితరులు పాల్గొన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్ర మిషన్


ర్యాలీ నిర్వహిస్తున్న డీపీఓ సుధాకర్‌రావు

ఐరాల: ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర మిషన్ కార్యక్రమం విజయవంతం అవుతుందని డీపీఓ సుధాకర్‌రావు తెలిపారు. బుధవారం కాణిపాకం పంచాయతీలో అధికారులకు, పంచాయతీ సిబ్బందికి స్వచ్ఛాంధ్ర మిషన్ కార్యక్రమంలో భాగంగా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పంచాయతీ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. జిల్లా కో-ఆర్డినేటర్ డీపీఆర్సీ హరిప్రసాద్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

అర్థమయ్యే రీతిలో బోధించండి


విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న డీవైఈఓ ఇందిర

గుడిపాల: విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన అందించాలని డీవైఈఓ ఇందిర ఆదేశించారు. బుధవారం నరహరిపేట జెడ్పీ హైస్కూల్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డులను పరిశీలించి మధ్యాహ్న భోజనం ఎలా ఉందని పరిశీలించారు. ఉపాధ్యాయులు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ పాఠశాలకు గొప్ప చరిత్ర ఉందని ఇక్కడ చదివిన వారంతా ఉన్నత స్థాయిలో ఉన్నారని వాటిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు చదువుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయులు దూర్వాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

యూటీఎఫ్ కార్యాలయం ప్రారంభం

యాదమరి: మండల పరిధిలోని చిన్నంపల్లి క్రాస్ వద్ద యూటీఎఫ్ నూతన కార్యాలయాన్ని బుధవారం జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ నాయుడు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడి ప్రభుత్వం నుంచి న్యాయబద్ధంగా రావాల్సినవి సాధిస్తామన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మణిగండన్, రాష్ట్ర కార్యదర్శి రమణ పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనాల వేలం

బంగారుపాళెం: ద్విచక్రవాహనాల వేలం ద్వారా రూ1.51 లక్షలు ఆదాయం వచ్చినట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 13 బైక్‌లను తహసీల్దార్ బాబూరాజేంద్ర ప్రసాద్ సమక్షంలో బహిరంగ వేలం వేశామన్నారు. ఒక్క బైక్ మినహా 12 బైక్‌లకు వేలం ద్వారా జీఎస్టీతో కలిసి రూ.1.51 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. నగదును ట్రెజరీలో జమ చేయనున్నట్లు తెలిపారు.

మృతదేహం కోసం గాలింపు

గుడిపాల: మండలంలోని బొమ్మసముద్రం దళితవాడకు చెందిన రాజేష్(48) మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంలో ఇంటికి వస్తుండగా బొమ్మసముద్రం రోడ్డు పక్కన అదుపుతప్పి బోల్తా పడ్డాడు. బుధవారం ఉదయం వరకు ఇంటికి రాకపోగా కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికారు. బావిలో మెట్లపై ద్విచక్ర వాహనం పడి ఉండగా, బావిలో అతని పాదరక్షలు తేలుతుండడంతో బావిలో పడి మృతి చెందినట్లు గుర్తించారు. అగ్నిమాపక, పోలీసు సిబ్బంది బావిలో ఉన్న మృతదేహాన్ని వెలికితీసేందుకు నానాకష్టాలు పడుతున్నారు. అతిగా మద్యం సేవించి అదుపుతప్పి బావిలో పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

'చలో మెడికల్ కాలేజీ' రేపు

చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం మదనపల్లెలో నిర్వహించనున్న చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు మనోజ్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కార్యక్రమం తలపెట్టినట్లు వివరించారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

అటవీ శాఖ గాడిన పడేనా..?

- ఫారెస్టు శాఖను చుట్టుముట్టిన వివాదాలు
- లెక్కలేనన్ని ఆరోపణలు
- వివిధ రేంజుల పరిధిలో అక్రమాలలో సిబ్బంది చేతివాటం
- కొత్త డీఎఫ్ఓతో మార్పు సాధ్యమేనా ?



జిల్లా అటవీశాఖ కార్యాలయం

సాక్షి, టాస్క్‌ఫోర్స్: జిల్లా అటవీశాఖ పరిధిలో వివాదాలు చుట్టుముట్టాయి. వివిధ రేంజుల పరిధిలో ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. పలు అంశాలపై రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. పలు అంశాలపై తరుచూ అటవీశాఖకు సంబంధించి వార్తలకెక్కుతూ వివాదాస్పందంగా మారింది. రాజకీయరంగు పులుముకుని మాయని మరకగా మారుతోంది. జిల్లా కొత్త డీఎఫ్ఓ గురువారం బాధ్యతలు తీసుకోనున్నారు. ఆరోపణలపై అధికారి దృష్టి పెట్టి సరిచేయాలని పలువురు కోరుతున్నారు.

ఆరోపణలు ఇవీ..

- జిల్లాలో ఉన్న ఏనుగుల సమస్య రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. వీటిని కట్టడి చేయాలని ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రం నుంచి కుంకీలు తెప్పించారు. జిల్లాలో ఉండే కుంకీలు సైతం వీటికి తోడైనా ప్రయోజనం లేకుండా పోయింది. వీటికి సరైన ఆహారం పెట్టలేకపోతున్నారని, కొన్ని ఏనుగులకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. కుంకీ ఆపరేషన్ ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ప్రభుత్వానికి ప్రజల్లో ఆశించిన స్థాయిలో రావాల్సిన మార్కులు రావడం లేదు.
- చిత్తూరు రూరల్ మండలం తుమ్మిందపాళ్యంలో మామిడి పంటకు గిట్టుబాటు లేకపోవడంతో రైతు తన పొలంలో చెట్టను తీసివేశాడు. దీనిపై వాల్టా చట్టం కింద రైతుకు జరిమానా విధించడం వివాదాస్పదంగా మారింది. రాజకీయ నాయకుల ఒత్తిడితో ఈ పని చేసినా ఫైనల్‌గా అటవీశాఖకు రావాల్సిన చెడ్డ పేరు వచ్చింది.
- చిత్తూరు రూరల్ మండలం ఎగువమాసపల్లెలో అటవీభూమి ఆక్రమణ యత్నం నేపథ్యంలో తొలుత కేసుపై విచారణను అధికార పార్టీ ఒత్తిడితో నీరుగార్చలని చూశారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయం అప్పట్లో వైరల్ కావడంతో చివరికి జేసీబీలను సీజ్ చేసి, నిందితులపై కేసు పెట్టారు. చిత్తూరు ఈస్ట్ పరిధిలో ఎర్రచందనం స్మగ్లింగ్ నివారించాల్సి ఉంది. నగరవనంలో ఏళ్ల నాటి చెట్లు ఉన్నాయి. వీటిని కొల్లగొట్టడానికి దొంగలు యత్నించి దొరికారు. వీటి రక్షణను మరింత పెంచాల్సి ఉంది.
- పలమనేరు, కుప్పం, కార్వేటినగరం రేంజుల పరిధిలో పర్సంటేజీలు ఇచ్చి అనధికారికంగా తమిళనాడు ఇటుకల బట్టీలకు కలప తరలుతోందనేది బహిరంగ రహస్యం. పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు గిరిగీసి మరి పర్సంటేజీలు వసూళ్లు చేస్తున్నారనే అభియోగం ఉంది.
- పుంగనూరులో ఆర్ఎఫ్ బౌండరీలను మార్చడానికి యత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చిత్తూరు వెస్ట్, పుంగనూరు పరిధిలో అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదని, అనుమతి లేని క్వారీలోని రాళ్ల తరలింపులో అధికారుల హస్తం ఉందనే ఫిర్యాదులు ఉన్నాయి. దీనికి తోడు ఏనుగుల డ్రైవ్ పేరిట సిబ్బంది అటవీ ప్రాంతానికి పంపి ఆ సమయంలో క్వారీల నుంచి రాళ్లు తరలించడానికి సహకారం ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లా అటవీశాఖ కార్యాలయంలో ముడుపులు ఇవ్వనిదే పనులు జరగవని, ప్రతి పనికీ మామూళ్లు ఇవ్వాలనే వాదన ఉంది. ఇక ఉద్యోగులపై పని ఒత్తిడి, వారిని లెక్కచేయకుండా వ్యవహరించడం.. ఏమి మాట్లాడాలన్నా భయపడే విధంగా పని చేస్తున్నామని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఉద్యోగులు, అధికారులు ఒత్తిడితో దీర్ఘకాలిక సెలవులు పెట్టాలని యత్నిస్తున్నట్లు సమాచారం.
- వీటిపై గతంలో విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేశారు. ఉద్యోగులపై పనిభారం, గొడ్డుచాకిరి నిజమేనని తెలుసుకున్నారు. పలు అక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సైతం ఇచ్చారు.

స్వచ్ఛతా హీ అవగాహన ర్యాలీ

చిత్తూరు అర్బన్: స్వచ్ఛతా హీ-2025లో భాగంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. మేయర్ అముద, ఎమ్మెల్యే జగన్‌మోహన్ ర్యాలీ ప్రారంభించి ప్రసంగించారు. వచ్చే నెల 2వ తేదీ వరకు నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తారని, ప్రజలు, యువత ఈ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. చెత్త రహిత నగరంగా చిత్తూరును మార్చడానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ నరసింహప్రసాద్, ప్రజారోగ్యశాఖ అధికారి డా.లోకేష్, ఏసీపీ నాగేంద్ర పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

28న జనరల్ నాలెడ్జ్ టెస్ట్

చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రజాహిత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన ఆంగ్ల భాషలో జనరల్ నాలెడ్జ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు రాజరత్నం రెడ్డి తెలిపారు. ఈ టెస్ట్ చిత్తూరు నగరంలోని రెవెన్యూ భవనంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందని, 8, 9, 10 తరగతి చదివే విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

నేడు యూరియా పంపిణీ

గుడిపాల: మండలంలోని చీలాపల్లె, ముట్టుకూరుపల్లె గ్రామాల్లో గురువారం యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని వ్యవసాయాధికారి సంగీత తెలిపారు. ముట్టుకూరుపల్లెలో 200 బస్తాలు, చీలాపల్లెలో 200 బస్తాలు రైతులకు అందుబాటులో ఉందన్నారు.

గాలికుంటు వ్యాధిని పారదోలుదాం


గుడిపాల: గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమంలో పాల్గొన్న జేడీ ఆరీఫ్


పాడి ఆవుకు టీకాలు వేస్తున్న పశు వైద్యాధికారి

గుడిపాల: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా పారదోలుదామని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అబ్దుల్ అరీఫ్ అన్నారు. బుధవారం 189కొత్తపల్లెలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా సంవత్సరానికి రెండుసార్లు ప్రభుత్వమే ఉచితంగా టీకాలు అందిస్తుందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమైందని, 15 రోజులు కొనసాగిస్తామన్నారు. పశుపోషకులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఈ వ్యాధి వైరస్ వల్ల సంక్రమిస్తుందని, ఈ వ్యాధి సోకడం వల్ల మగ పశువుల్లో పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుందని, ఆడ పశువులలో ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందని వివరించారు. చూడి పశువులు ఈసుకుపోతాయని, చిన్న దూడలు చనిపోతాయని తెలిపారు. పశుపోషకులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని లేకపోతే పాల దిగుబడి తగ్గి ఆర్థికంగా నష్టపోతారన్నారు. మండలంలో పశువైద్య సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి సాయిసుధ, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఐరాలలో..

ఐరాల: పాడి పశువులకు సోకే గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు తప్పనిసరి అని మద్దిపట్లపల్లె పశు వైద్యాధికారి పినాకపాణి అన్నారు. బుధవారం మండలంలోని చిగరపల్లె పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసి ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో చిత్తూరు పశు వ్యాధి నిర్ధారణ వైద్యాధికారి సుధారాణి, పశు సంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మండల స్థాయి ఎంపిక పోటీలు


ఎంపికైన విద్యార్థులతో ఉపాధ్యాయులు

చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలంలోని తాళంబేడు జెడ్పీ పాఠశాలలో బుధవారం ఎస్‌జీఎఫ్ అండర్-4, అండర్-17 మండలస్థాయిలో ఎంపిక, కబడ్డీ, వాలీబాల్, చెస్, యోగా పోటీలను నిర్వహించి ఎంపిక చేశారు. ఈపోటీలకు మండలంలోని పలు పాఠశాల్ల విద్యార్థులు ఎంపిక కోసం పోటీ పడ్డారు. అనంతరం జట్ల ఎంపిక వివరాలను వెల్లడించారు. హెచ్ఎం ప్రకాష్‌బాబు, పీడీలు పాల్గొన్నారు.

రోగులకు పండ్లు పంపిణీ

బంగారుపాళెం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు సందర్భంగా బీజేపీ నాయకులు స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆపుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు , స్వీట్లు అందజేశారు.

గుడిపాలలో..

గుడిపాల: మండల కేంద్రం గుడిపాలలో బుధవారం బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ మాజీ మండలాధ్యక్షుడు బండి సోమనాథ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.

ఆరోగ్య కేంద్రాల్లో కాన్పుల సంఖ్య పెంచాలి


రికార్డులను పరిశీలిస్తున్న డీఎం అండ్ హెచ్ఓ

గుడిపాల: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాన్పుల సంఖ్యను పెంచాలని డీఎం అండ్ హెచ్ఓ సుధారాణి సూచించారు. బుధవారం గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రికార్డులను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో కాన్పుల సంఖ్యను పెంచాలని, 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు అన్ని సేవలు అందించాలని ఆదేశించారు. స్వస్థ నారీ- శక్తివంతమైన కుటుంబం అభియాన్ కార్యక్రమం గుడిపాల మండలంలో విజయవంతం చేయాలని సూచించారు. గుడిపాల వైద్యాధికారులు సంధ్య, ప్రవీణ, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ అనూష, సిహెచ్ఓ బాలసూర్యనారాయణ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చంద్రమ్మ, సీనియర్ అసిస్టెంట్ పవిత్ర పాల్గొన్నారు.

నేడు బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ

గుడిపాల : మండలంలో బుధవారం బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ప్రకాష్ తెలిపారు. మండలంలోని వసంతాపురం మహాభారతం ఆలయం వద్ద ఉదయం 10 గంటలకు, అనంతరం 11 గంటలకు గుడిపాల శ్రీకృష్ణ ఆలయం వద్ద కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి మండలంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు.

శిశువుకు తల్లిపాలే శ్రేయస్కరం


తల్లిపాల ప్రాముఖ్యాన్ని తెలియజేస్తున్న సూపర్‌వైజర్

బంగారుపాళెం: శిశువుకు తల్లిపాలే సంపూర్ణ శ్రేయస్కరమని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కవిత అన్నారు. బుధవారం మండలంలోని కల్లూరుపల్లె అంగన్‌వాడీ కేంద్రంలో 'పోషణ మా' కార్యక్రమం నిర్వహించారు. బాలింతలు, గర్భిణులకు శిశువు, చిన్నపిల్లల పోషణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డకు తల్లిపాలతోనే సంపూర్ణ ఆరోగ్యమని తెలిపారు. మొదట ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలే ఇవ్వాలన్నారు. తల్లిపాలతో బిడ్డకు అత్యధిక పోషకాలని చెప్పారు. తల్లి తీసుకునే ఆహారాన్ని బట్టి తల్లిపాలతో పోషకాలు పెరుగుతాయని సూచించారు. బాలింతలు మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. బిడ్డకు తల్లిపాలు పట్టడంలో సమస్యలు ఉన్నట్లైతే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి పరీక్షలు చేసుకోవాలన్నారు. తల్లీబిడ్డ సంక్షేమానికి ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.

యాదమరిలో..

యాదమరి: తల్లిపాలే శిశువుకు సంపూర్ణ ఆహారమని, అందులోని పోషక విలువలు బిడ్డ ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతాయని సీడీపీఓ వినుతశ్రీ అన్నారు. బుధవారం ఆమె బంగారుపాళ్యం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని 180 కొత్తపల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మా కార్యక్రమం నిర్వహించారు.

విశ్వకర్మకు పూజలు

చిత్తూరురూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలో బుధవారం నగర విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి హాజరై స్వామివారికి పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నగర అధ్యక్షుడు కేపీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

విశ్వకర్మకు పోలీసుశాఖ నివాళులు

చిత్తూరు అర్బన్: విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా పోలీసుశాఖ.. బ్రహ్మ చిత్రపటానికి నివాళులర్పించింది. బుధవారం చిత్తూరులోని జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, అధికారులు కలిసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దేశ పురోగతికి కష్టించే కార్మికులు, శిల్పులు ఎంత ప్రధానమో.. సమాజానికి పోలీసులు అంతే అవసరమన్నారు. డీఎస్పీలు మహబూబ్ బాషా, చిన్నికృష్ణ, సీఐ చంద్రశేఖర్, ఆర్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

పంటల పరిశీలన

తవణంపల్లె: భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు సాధ్యమని ఏఓ ప్రవీణ్ తెలిపారు. బుధవారం మండలంలోని గోవిందరెడ్డిపల్లెలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా పంటలను పరిశీలించారు. ఏఓ మాట్లాడుతూ రైతులు భూసార పరీక్షలకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని, మోతాదు మించి ఎరువులు, పురుగు మందులు వాడరాదన్నారు.

కుండపోత వర్షం


రోడ్డుపై ప్రవహిస్తున్న గార్గేయ నది వరద నీరు

ఐరాల/బంగారుపాళెం : మండలంలో రెండు రోజులుగా కుండపోత వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్థానిక ఎంపీడీఓ కార్యలయం వద్ద ఉన్న గార్గెయ నది వరద నీరు రోడ్డుపై ప్రవహించింది. దీంతో బుధవారం ఉదయం ఆ మార్గం గుండా రాకపోకలు సాగించడానికి వాహనదారులు అవస్థలు పడ్డారు. మండల కేంద్రం బంగారుపాళెంలో బుధవారం రాత్రి ఓ మోస్తారు వర్షం కురిసింది.

నేడు భూగర్భ జలాలపై అవగాహన


ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఏపీఓ సంధ్యారాణి

యాదమరి: జిల్లా కలెక్టర్, డ్వామా పథక సంచాలకుల ఆదేశాల మేరకు 155 కమ్మపల్లి గ్రామంలోని నేటి సాయంత్రం భూగర్భ జలాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నామని ఏపీఓ సంధ్యారాణి చెప్పారు. జిల్లాలో భూగర్భ జలాలు 20 మీటర్ల కన్నా తక్కువగా ఉన్న ప్రాంతాలు దాదాపు 158 ప్రాంతాలు నిర్ధారించగా అందులో యాదమరి మండలంలో 155 కమ్మపల్లి, డీకే చెరువు గ్రామాలు ఉన్నాయని చెప్పారు. కాగా మంగళవారం రాత్రి డీకే చెరువు గ్రామంలోని ప్రజలకు భూగర్భ జలాల పెంపుదలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారి ద్వారా పనులు గుర్తించి స్థానికంగా వారికి జీవనోపాధి కల్పించడంతో పాటు అడుగంటిపోయిన భూగర్భ జలాల వృద్ధికి దోహదం చేసినట్లు అవుతుందన్నారు. ఇప్పటికే ఈ రెండు గ్రామాల పరిధిలో చెరువులు పూడికతీత, ఫాంపాండ్స్, ట్రెంచులు, కాలువ పనులు గుర్తించినట్లు జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు పంపినట్లు ఏపీఓ సంధ్యారాణి తెలిపారు.

విజిలెన్స్ అధికారుల తనిఖీ


తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు

యాదమరి: మండల కేంద్రంలోని మన గ్రోమోర్ దుకాణంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బుధవారం మండల వ్యవసాయాధికారి దీప ఆధ్వర్యంలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ అధికారి రామాంజులురెడ్డి మన గ్రోమోర్ కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలని సూచించారు. అమ్మకాల వివరాలను విధిగా రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు.

పర్యాటక అభివృద్ధికి చర్యలు

– కలెక్టర్ ను కలిసిన నూతన పర్యాటక శాఖ అధికారి నరేంద్ర


కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న జిల్లా పర్యాటక శాఖ అధికారి నరేంద్ర

చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి తన వంతు చర్యలు చేపడుతానని నూతన జిల్లా పర్యాటక శాఖ అధికారి నరేంద్ర అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని కలిసి అనంతరం కలెక్టరేట్‌లోని ఆ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సావిత్రమ్మ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసే సమయంలో ఆయన పర్యాటక అభివృద్ధిపై రూపొందించిన పరిశోధన గ్రంథాలను కలెక్టర్‌కు చూపించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతానని తెలిపారు. అనంతరం ఆ శాఖ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గౌరి, సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మనోహర్, అధ్యాపకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

25లోపు ఉపాధి కూలీలకు ఈకేవైసీ చేయించండి


బంగారుపాళెం: ఉపాధి సిబ్బందితో సమీక్షిస్తున్న డ్వామా ఏపీడీ మల్లికార్జున

బంగారుపాళెం: ఉపాధి హామీ పథకం వేతనదారులకు ఈ నెల 25వ తేదీలోపు ఈకేవైసీ పూర్తి చేయించాలని డ్వామా అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ మల్లికార్జున అన్నారు. బుధవారం స్థానిక ఉపాధి హామీ భవనంలో ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పథకానికి సంబంధించిన వివిధ అంశాల గురించి సిబ్బందితో మాట్లాడి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని సూచించారు. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం కింద మంజూరైన గోకులం షెడ్ల మార్కింగ్, పేమెంట్లు త్వరగా చేయాలని ఆదేశించారు. అక్షరాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి పంచాయతీలో నిర్వహించేలా చూడాలని తెలిపారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఏపీఓ దినకర్, సిబ్బంది పాల్గొన్నారు.

బెదిరించడం.. దోచుకోవడం

సాక్షి టాస్క్‌ఫోర్స్ : ప్రేమికులు, ఒంటరి మహిళలు వెళుతుంటే.. వాళ్లను బెదిరించి నగలు, నగదు దోచుకోవడమే వృత్తిగా పెట్టుకున్నాడు ఓ యువకుడు. ఇద్దరు మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ మహేశ్వర కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల వెనుక వైపు పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది జూన్, ఆగస్టు నెలలో రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి. తన స్నేహితులతో ఒంటరిగా ఉన్న మహిళల వద్దకు వచ్చిన యువకుడు తాను కానిస్టేబుల్‌నని స్టేషన్‌కు పదండి అంటూ మహిళలని బెదిరించాడు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన మహిళలు వేధించొద్దని వేడుకున్నారు. అయితే మెడలో ఉన్న బంగారు గొలుసు ఇచ్చేయాలనడంతో రెండు ఘటనల్లోనూ 6, 8 గ్రాముల బంగారు గొలుసులను దోచుకున్నాడు. అయితే ఆ మహిళలు ఎట్టకేలకు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా ఆ యువకుడు విధులకు వెళ్లకున్నా మున్సిపల్ కార్పొరేషన్‌లో అవుట్ సోర్సింగ్ కింద ప్రతి నెలా రూ.21 వేల వేతనం ఇస్తున్నారని, ఇలాంటి వాళ్లను కమిషనర్ ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి ప్రశ్నించారు. దోపిడీలు, దొంగతనాలు చేసే నిందితుడిని కాపాడేందుకు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

మహిళల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు

- స్టేట్ నోడల్ అధికారి సునీల్ నాయక్
- ప్రారంభమైన స్వస్థ్-నారీ సశక్త్ పరివార్ అభియాన్


మాట్లాడుతున్న స్టేట్ నోడల్ అధికారి సునీల్ నాయక్

చిత్తూరు రూరల్ (కాణిపాకం): మహిళల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దని స్టేట్ నోడల్ అధికారి సునీల్ నాయక్ తెలిపారు. చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం స్వస్థ్-నారీ సశక్త్ పరివార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహిళలకు కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. శుభ్రంగా ఉండడం ద్వారా సగం వ్యాధులను దూరం చేయవచ్చన్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలని, నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగంచేసుకోనేలా చూడాలన్నారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, మేయర్ అముద, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషశ్రీ, జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మహిళల ఆరోగ్యం దేశ ప్రగతికి చిహ్నం

యాదమరిఐ/తవణంపల్లె/ బంగారుపాళెం/ఐరాల: కుటుంబంలోని మహిళలు ఆరోగ్యంగా ఉంటే కేవలం ఆ కుటుంబానికి మాత్రమే శుభం కాదని అది దేశ ప్రగతికి చిహ్నం అని మండల వైద్యాధికారులు తెలిపారు. అన్నారు. బుధవారం ఆయన ఆయా మండలాల పరిధిలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించారు.

అంగన్‌వాడీ సెంటర్‌లో తనిఖీలు

సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు మండలం తాళంబేడు అంగన్‌వాడీకేంద్రంలో బుధవారం ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. తాళంబేడు గ్రామానికి చెందిన భాను ప్రకాష్ అనే వ్యక్తి సెంటర్ నిర్వహణపై ఫిర్యాదు చేశాడు. అంగన్‌వాడీ కార్యకర్త గర్భిణులు, బాలింతల ఇంటికి రేషన్ ఇవ్వడం లేదని, సమయపాలన పాటించడంలేదని, సొంత పనులు చేసుకుంటున్నారని, విదేశాల్లో ఉన్నవారికి సరుకులు ఇస్తున్నారని ఆరోపించాడు. ఈ మేరకు విచారణ చేపట్టిన అధికారులు పలు విషయాలను గుర్తించినట్లు తెలిసింది. ఇకపై ఇలాంటివి జరగకూడదని మందలించినట్లు సమాచారం.

ఎయిడ్స్‌పై అవగాహన ముఖ్యం

చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన ముఖ్యమని కోర్ ఎన్జీఓ నిర్వాహకులు సద్దాం, లక్ష్మి అన్నారు. ఈ మేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని పీవీకేఎన్, కృష్ణవేణి ప్రభుత్వ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.